క్లుప్తంగా

విద్యార్థులకు బహుమతులు



విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు

డుంబ్రిగుడ: మండలంలోని అరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు యూనిటీ ఫర్ చారిటీ ట్రస్ట్ డైరెక్టర్ సీలి నారాయణరావు ఆధ్వర్యంలో బుధవారం నగదు, బహుమతితో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఆ హెచ్ఎం జాన్, పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు గెన్ను పాల్గొన్నారు.

జెడ్పీటీసీ సభ్యుడికి పరామర్శ



జెడ్పీటీసీ నూకరాజును పరామర్శిస్తున్న జి.మాడుగుల జెడ్పీటీసీ వెంకటలక్ష్మి

జి.మాడుగుల: విశాఖపట్నంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజును జి.మాడుగుల జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి బుధవారం పరామర్శించారు. డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్న ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం



పూజల్లో పాల్గొన్న భక్తులు

గూడెంకొత్తవీధి: మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయం వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

భక్తిశ్రద్ధలతో పౌర్ణమి పూజలు



పూజలు చేస్తున్న భక్తులు

చింతపల్లి: వంగసారలోని శివాలయంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అన్నసమారాధన చేశారు. ఆలయ ట్రస్టీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

ఉద్యోగ భద్రత కల్పించాలి

చింతూరు/హుకుంపేట: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గ్రామ వలంటీర్లు చింతూరు, హుకుంపేటలో బుధవారం ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు రూ.10 వేలు వేతనం అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని వారు కోరారు. అనంతరం చింతూరులో ఐటీడీఏ పీవో అపూర్వభరత్, హుకుంపేటలో ఎంపీడీవోకు వినతిపత్రాలు అందజేశారు. వలంటీర్ల సంఘం నాయకులు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

ఏచూరి ఆశయ సాధనకు కృషి



మాట్లాడుతున్న సురేంద్ర

అరకులోయ టౌన్: మండల కేంద్రంలో సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి సీతారాం సంస్మరణ కార్యక్రమం బుధవారం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి అప్పలనర్స మాట్లాడుతూ ఏచూరి సీతారాం ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సురేంద్ర మాట్లాడుతూ ఆదివాసీల అటవీ హక్కుల చట్టం కోసం ఆయన విశేష కృషి చేయాలని కొనియాడారు. పోలవరం నిర్వాసితుల సమస్యలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆయన ఢిల్లీలో చేసిన పోరాటాలను గుర్తు చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, నాయకులు ఉమామహేశ్వరరావు, సుజాత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఆటల పోటీలు ప్రారంభం

డుంబ్రిగుడ: కిల్లోగుడలో మండల స్థాయి ఆటల పోటీలను ఎంఈవో సుందరరావు బుధవారం ప్రారంభించారు. స్పోర్ట్స్ సెక్రటరీ కొండబాబు మాట్లాడుతూ యోగా, అథ్లెటిక్స్, షటిల్, కబడ్డీ, తదితర పోటీలు జరుగుతాయన్నారు.

ప్రాథమిక విద్య.. మిథ్య

- ఉపాధ్యాయుడు లేక రెండు నెలలుగా మూతబడిన పాఠశాల
- తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
- కొమ్ములవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి



పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు



మూతబడిన కొమ్ములవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

గూడెంకొత్తవీధి: గిరిపుత్రులకు ప్రాథమిక విద్య మిథ్యగా మారింది. ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో మండలంలోని దుప్పిలవాడ పంచాయతీ కొమ్ములవాడలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రెండు నెలలుగా మూతబడింది. ఇక్కడ ఉపాధ్యాయుడు రెండు నెలల కిందట బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి వేరొక ఉపాధ్యాయుడిని నియమించలేదు. దీంతో పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.

నిబంధనల ఉల్లంఘన

దుప్పిలవాడ పంచాయతీలోని శివారులో ఉన్న కొమ్ములవాడలో ప్రాథమిక పాఠశాలను నెలకొల్పారు. పాఠశాలలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు సుమారు 32 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో స్థానికులతో పాటు పరిసర గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. రెండు నెలల కిందట ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి బదిలీ అయ్యింది. వాస్తవంగా ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు బదిలీ అయితే ప్రత్యామ్నాయంగా మరొక టీచర్‌ను తక్షణమే నియమించడం గాని డిప్యుటేషన్‌పై అయినా వేరొకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అప్పటివరకూ ఉపాధ్యాయున్ని రిలీవ్ చేయకూడదు అన్న నిబంధనలు ఉన్నాయి. యంత్రాంగం, ఉన్నతాధికారులు నిబంధనలు పట్టించుకోకుండా ఇక్కడ ఉపాధ్యాయున్ని బదిలీ చేశారు. దీంతో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. దీంతో పాటు పేదగిరిజన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని పరిస్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థులు ఇళ్లకు పరిమితంగా కాగా కొంతమంది పనులకు వెళ్తున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

చిన్నారులు చదువుకు దూరం



అందరికీ విద్యనందిస్తామంటూ యంత్రాంగం, అధికారులు చెప్పడమే గాని ఆచరించడం లేదు. గ్రామంలో ఉపాధ్యాయుడు లేక రెండు నెలలుగా పాఠశాల మూతబడి ఉంది. పిల్లలకు బడికి వెళ్లడం లేదు. చిన్నారులంతా చదువుకు దూరమవుతున్నారు. అధికారులు స్పందించాలి.

– పండన్న, కొమ్ములవాడ

పట్టించుకోని అధికారులు



కొమ్ములవాడ పాఠశాలలో ఉపాధ్యాయుడి నియామకం కోసం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధుల ఫిర్యాదులనే పట్టించుకోకపోతే ఇక సామాన్యులను ఎవరు పట్టించుకుంటారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి చర్యలు చేపట్టాలి.

– కేలేబు కుమారి, సర్పంచ్, దుప్పిలవాడ పంచాయతీ

అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు

జి.మాడుగుల: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఫిజిక్స్ పోస్టులకు అతిథి అధ్యాపకునిగా ఎంపిక కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ఎ.గౌరీప్రసాద్ ఒక ప్రటనలో తెలిపారు. ఎంఎస్సీ(ఫిజిక్స్)నందు 50శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులుగా పేర్కొన్నారు. బోధనలో అనుభవం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఒక్కో పిరియడ్‌కు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10,000 గౌరవ వేతనం అందజేయనున్నట్టు తెలిపారు.

కూనవరం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఫిజిక్స్, హిస్టరీ పోస్టులకు అతిథి అధ్యాపకుల ఎంపిక కోసం శనివారం రోజు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామచంద్రమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజిక్స్, హిస్టరీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కనీసం 50 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించా రు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలకు కళాశాల నందు అందజేయాలని కోరారు. ఎంపికైన అతిథి అధ్యాపకులకు పిరియడ్‌కు రూ.150 చొప్పున నెలకు రూ. పది వేలు గౌరవ వేతనం అందుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

భారీ అన్నసమారాధన



కొయ్యూరులోని అన్నసమారాధనలో భక్తులు



జోలాపుట్టులోని అన్నసమారాధనలో భక్తులు

కొయ్యూరు/ముంచంగిపుట్టు/మారేడుమిల్లి: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం, ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు, మారేడుమిల్లి మండల కేంద్రాల్లోని వినాయకుని ఆలయాల్లో వద్ద బుధవారం భారీ అన్నసమారాధన ఏర్పాటుచేశారు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చినట్టు కమిటీ నిర్వాహకులు తెలిపారు. జగదీష్, కిరణ్, గౌరి, శంకర్, గంటిగౌరి, తేజ, నర్సింగ్, కౌశిక్, మహేష్, నరేష్, వెంకట్రావు (చంటి), సురేష్, గౌడ్, వెంకటేశ్వరరావు, వైస్ సర్పంచ్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

పర్యాటక ప్రాంతాల పరిరక్షణకు చర్యలు



వీఆర్వోలకు సూచనలు ఇస్తున్న తహసీల్దార్ రామకృష్ణ

చింతపల్లి: చింతపల్లి మండలంలోని పర్యటక ప్రాంతాల్లో పర్యావరణానికి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత వీఆర్వోలపై ఉందని చింతపల్లి తహసీల్దారు రామకృష్ణ అన్నారు. కార్యాలయంలో వీఆర్వోలతో బుధవారం సమావేశం నిర్వహించారు. లంబసింగి, చెరువులవేనం, తాజంగి ప్రాంతాల్లో పర్యాటకుల కారణంగా అక్కడ వాతావరణం దెబ్బతినకుండా రిసార్టు నిర్వాహకులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. వ్యర్థాలు పాలిథిన్ వంటివి పడేయకుండా నిర్వాహకులకు సూచించాలన్నారు. త్వరలో రిసార్టుల నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం



కులుపాడులో పౌష్టికాహారాన్ని పరిశీలిస్తున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం



తోటపుట్టులో చిన్నారుల బరువును పరిశీలిస్తున్న సీడీపీవో వరహాలమ్మ



మాట్లాడుతున్న గుంటసీమ సర్పంచ్ నాగేశ్వరరావు



జీకే వీధిలో చిన్నారుల బరువు, ఎత్తును పరిశీలిస్తున్న సీడీపీవో లక్ష్మీదేవి



చింతపల్లిలో సామూహిక సీమంతాలు నిర్వహిస్తున్న ఐసీడీఎస్ అధికారులు

హుకుంపేట: పౌష్టిక ఆహారంతో తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యం లభిస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం చెప్పారు. మండలంలోని కులుపాడులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతగా ఉత్తమ పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం కిట్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సీడీపీవో బాలచంద్రమణిదేవి తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

డుంబ్రిగుడ/ముంచంగిపుట్టు/గూడెంకొత్తవీధి/చింతపల్లి/చింతూరు: జిల్లా వ్యాప్తంగా పౌష్టికాహార మాసోత్సవాలను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీడీపీవోలు, ప్రజాప్రతినిధులు తదితరులు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహార పదార్థాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల బరువులు, ఎత్తులు చూశారు. వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు లేని చిన్నారుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి, పౌష్టిహారం అందించాలని సూచించారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారుల ఆరోగ్యం, వారి పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నుండి అందిస్తున్న పోషకాహార కిట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవగాహన ర్యాలీలు నిర్వహించారు. సామూహిక సీమంతాల కార్యక్రమం చేపట్టారు. సీడీపీవోలు నీలిమ, వరహాలమ్మ, లక్ష్మీదేవి, విజయగౌరి, రమణి, సర్పంచ్‌లు అగరం సుబ్బలక్ష్మి, నాగేశ్వరరావు, మహేశ్వరి, మాజీ సర్పంచ్ లింగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు జల్లి లావణ్య సూపర్‌వైజర్లు వరహాలమ్మ, మోహిని వలసమ్మ, కృష్ణకుమారి, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత



అరకులో ప్రతిజ్ఞ చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు



రంగబయలులో ర్యాలీ నిర్వహిస్తున్న నేతలు తదితరులు



చింతూరులో ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రం చేస్తున్న వైద్యులు, సిబ్బంది



కోతులగుట్టలో పరిసరాలను శుభ్రం చేస్తున్న వైద్యులు, సిబ్బంది



మారేడుమిల్లిలో మాట్లాడుతున్న ఎంపీటీసీ బున్నమ్మ

అరకులోయ టౌన్/ముంచంగిపుట్టు/చింతూరు/కూనవరం/మారేడుమిల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలు, ఆస్పత్రుల పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు.తుప్పలను తొలగించారు. ఇందులో భాగంగా అరకులోయ, ముంచంగిపుట్టు, చింతూరు, కూనవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు, వైద్యులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీంతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. ఎప్పటికప్పుడు చెత్తా, చెదారాలు తొలగించడంతో దోమలు, ఈగలు బెడద ఉండదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడతామని విద్యార్థులు తదితరులు ప్రతిజ్ఞ చేశారు. అరకులోయలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భరత్ కుమార్‌నాయక్, వైస్ ప్రిన్సిపాల్ పుష్పరాజు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ కొండబాబు, ముంచంగిపుట్టులో సర్పంచ్ దనియా, పంచాయతీ కార్యదర్శి ధనుర్జాయ్, దేవా, చింతూరులో వైద్యులు భరద్వాజ్, కౌశిక్, హర్ష, జ్యోత్స్నప్రియ, సిబ్బంది కుమారి, రామశేఖర్, కూనవరంలోని కోతులగుట్ట పీహెచ్‌సీ సూపరింటెండెంట్ మహేష్‌బాబు, డాక్టర్‌లు వివేక్ నాయక్, తేజ, శ్వేత, ఫార్మసిస్ట్ జోగారావు, శానిటేషన్ సూపర్‌వైజర్ సాయికుమార్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఎన్ఆర్‌సీ కౌన్సిలర్ రమేష్, అనసూర్య శ్రావణి, మారేడుమిల్లిలో ఎంపీటీసీ సభ్యురాలు సాదల బున్నమ్మ , పుల్లంగి సర్పంచ్ జార్జీ బాబు తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీటీసీ సభ్యుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా



నూకరాజుతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర

మహారాణిపేట: అనారోగ్యంతో బాధపడుతున్న కొయ్యూరు జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజును విశాఖలోని ఆయుష్మాన్ ఆస్పత్రిలో జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర బుధవారం పరామర్శించారు. నూకరాజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

మన్యం గాయకుడికి సత్కారం



సత్యనారాయణను సత్కరిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి తదితరులు

చింతపల్లి: మన్యం గాయకుడుగా పేరొందిన సత్యనారాయణను బుధవారం చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతి, అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. గిరిజన ప్రాంతానికి చెందిన సత్యనారాయణ తన పాటలతో మంచి పేరు తెచ్చుకున్నారని పలువురు కొనియాడారు. ఆయనను శాలువాతో సత్కరించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస పాత్రుడు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

సెల్‌టవర్ ఏర్పాటు చేయాలి

ముంచంగిపుట్టు: సెల్ టవర్ నిర్మించాలని మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ గుమ్మసిరగంపుట్టు, సరియాపుట్టు, తేనెలమామిడి, కించాయిపుట్టు గ్రామస్తులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం డిమాండ్ చేశారు. సెల్ సిగ్నళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అత్యవసర సేవలు అందడం లేదని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టవర్ ఏర్పాటుచేయాలని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు. నేతలు శ్రీను, గణపతి, బోడిరాజు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కట్టడాలు కూల్చివేయాలి



తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న టీడీపీ, గిరిజన సంఘాల నాయకులు

పెదబయలు: సీతగుంట పంచాయతీ పెదబయలులోని ప్రభుత్వ స్థలంలో గిరిజనేతరుడు చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీటీసీ సభ్యుడు బొంజుబాబు, టీడీపీ నాయకుడు కొండయ్య, గిరిజన సంఘం నాయకుడు సన్నిబాబు తదితరులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేశారు. పెదబయలులో ప్రభుత్వ స్థలంలో గిరిజనేతరుడు మొగలిపురి రాధాకృష్ణ అక్రమంగా ఇళ్లు నిర్మాణం చేశారని, పాడేరు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. నాయకులు భాస్కర్‌రావు, రాధాకృష్ణ. గంగాధరం తదితరులు పాల్గొన్నారు.

వైద్యుల సమ్మెతో రోగుల అవస్థలు



గౌరిదేవిపేటలోని పీహెచ్‌సీలో రోగులు

ఎటపాక: మండలంలోని గౌరిదేవిపేట, నెల్లిపాక, లక్ష్మీపురం పీహెచ్‌సీల్లో వైద్యులు తమ సమస్యల, డిమాండ్ల పరిష్కారానికి మంగళవారం నుంచి విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయా పీహెచ్‌సీల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన వందలాది మంది రోగులు వైద్యసేవలందక ఇబ్బందులు పడుతున్నారు. విషజ్వరాలు, ఇతరత్రా రోగాలతో ఆస్పత్రులకు వచ్చిన రోగులకు సిబ్బంది పరీక్షలు చేసి మందులు ఇచ్చి పంపుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు లేకపోవడంతో పేదలు ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

వ్యసనాలకు దూరంగా ఉండాలి



రావడికోటలో మాట్లాడుతున్న సీఐ గోపాల్‌కృష్ణ, పక్కన ఎస్ఐ సాయికుమార్



గంగవరంలోని జూనియర్ కళాశాలలో అవగాహన కల్పిస్తున్న సీఐ నరసింహమూర్తి

మారేడుమిల్లి: మండలంలోని గుర్తేడు పంచాయతీ పరిధిలో రావడికోట గ్రామాన్ని సీఐ సీహెచ్.గోపాలకృష్ణ, ఎస్ఐ సాయికుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. గిరిజన యువత ఉన్నత చదువు అభ్యసించి బాగా పేరు తెచ్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోలీసు శాఖ తరపున ఉచిత శిక్షణ, వసతి కల్పిస్తున్నామని, గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు.

గంగవరం: స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అడ్డతీగల సీఐ నరసింహమూర్తి బుధవారం సందర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్, గిరిజన చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్ఐ బి.రామకృష్ణ, ప్రిన్సిపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీవో దృష్టికి సమస్యలు



ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీపీ రంగమ్మ, తదితరులు

కూనవరం: మండలంలో నెలకొన్న సమస్యలపై ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌కు ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్‌లు సున్నం అభిరామ్, కట్టం లక్ష్మి, కుంజా శ్రీను తదితరులు బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగంగా పోలవరం ముంపు ప్రాంత బాధితులకు పరిహారం ఇప్పించాలని కోరారు. దీనిపై స్పందించిన పీవో ఇరిగేషన్ స్పెషల్ కలెక్టర్ ద్వారా త్వరలో వివరాలు సేకరిస్తామన్నారు. చినార్కూరులో సాగునీటి సమస్య, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, ఇటీవల వరదలకు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు, కొండ్రాజుపేటలో రోడ్డు నిర్మాణం తదితర సమస్యలను వినతిలో పేర్కొన్నారు. దీనిపై పీవో అపూర్వ భరత్ సానుకూలంగా స్పందించారని ఎంపీపీ రంగమ్మ తెలిపారు.

ఘనంగా వినాయక నిమజ్జనం



గంగవరంలో వినాయక విగ్రహ ఊరేగింపులో గ్రామస్తుల సందడి



చింతూరులో వినాయక విగ్రహం ఊరేగింపు

గంగవరం/చింతూరు: గంగవరం, చింతూరు మండల కేంద్రంలోని ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం బుధవారం ఘనంగా జరిగింది. ఊరేగింపులో యువత, చిన్నారులు నృత్యాలతో సందడి చేశారు. అనంతరం సమీప గెడ్డల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు.